'కౌశిక్‌రెడ్డి స్థాయి తెలుసుకొని మాట్లాడు'


సత్యనారాయణ రావు

శేరిలింగంపల్లి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంత్రిప్రగడ సత్యనారాయణ రావు హితవుపలికారు. బుధవారం పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించు కోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, ఇటువంటి వారి వల్ల దిగజారుడు మాటలతో అపహాస్యం పాలవుతారన్నారు. ఎమ్మెల్యే గాంధీ రాజకీయ జీవితంలో ఏ వ్యక్తి, ఏ పార్టీ మీద గాని దిగజారుడు వాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. కౌశిక్ రెడ్డి స్థాయి మరిచి చిల్లర మాటలు మాట్లాడితే ఎమ్మెల్యే గాంధీ అభిమానుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

కలుషిత నీటిని అరికట్టండి


వెంకటేశ్వర కాలనీలో కలుషిత నీటిని పరిశీలిస్తున్న కార్పొరేటర్ మంజుల

చందానగర్: చందానగర్ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో నెలకొన్న సమస్యలపై బుధవారం కార్పొరేటర్ మంజుల రఘునాథ్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో తాగునీటి, డ్రైనేజీ పైప్‌లైన్‌లు కలిసిపోయి మంచినీరు కలుషితం అయ్యాయన్నారు. కాలనీ ప్రజలు కలుషిత నీటితో అనారోగ్యానికి గురువుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారన్నారు. కాలనీ ప్రజలు ఇబ్బందులు పడకుండా జలమండలి అధికారులు పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయాలని అధికారులు తెలియజేశామని కార్పొరేటర్ వివరించారు.

ఎమ్మెల్యే గాంధీ ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ ఇవ్వాలి


కూకట్‌పల్లి: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ ఇవ్వాలని, అసలు ఆయనకైనా క్లారిటీ ఉందా? అని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల సీఎం సమక్షంలో ఎమ్మెల్యే గాంధీ కప్పుకున్న కండువా పార్టీది కాదని, ఆలయానికి సంబంధించినది అని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఎమ్మెల్యే మాటలు విని అసహించుకుంటున్నారన్నారు. పార్టీలు మారడం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గాంధీ.. తాను పార్టీ కండువా కప్పుకోలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మోతీనగర్‌లో నగర సంకీర్తన



మోతీనగర్: మూసాపేట డివిజన్ మోతీనగర్ శ్రీ శృంగేరి శారద శంకర మఠం ఆవరణలో బుధవారం శ్రీ మద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞ మహోత్సవం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మోతీనగర్ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. ఆలయ ధర్మాధికారి సీఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ.. ఈ మహోత్సవాలు ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రతి రోజు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు మేధావులు, విద్యావంతులతో ఉపన్యాసాలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

చిల్డ్రన్ ప్లే పార్కుగా సుందరీకరిస్తాం


ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటును పరిశీలిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్, అధికారులు

ఆల్విన్‌కాలనీ: ఎల్లమ్మబండ, పీజేఆర్ నగర్ చౌరస్తా వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని పిల్లల పార్కుగా అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ అన్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజేఆర్ నగర్‌లోని ఓపెన్ గ్రౌండ్‌ను అభివృద్ధి చేయడానికి కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఏఈ శ్రావణి, వర్కు ఇన్‌స్పెక్టర్ రవికుమార్, కాంగ్రెస్ నాయకులు సమ్మారెడ్డి, అంజయ్య యాదవ్, మహేష్, షకీల్ మున్నా తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు సన్మానం

రామచంద్రాపురం(పటాన్‌చెరు): రామచంద్రాపురం పట్టణంలోని జిల్లాపరిషత్ పాఠశాలలో బుధవారం నియోజవర్గానికి చెందిన 45 మంది ఉపాధ్యాయులను క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షుడు జయప్రకాశ్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి తమ క్లబ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓలు పీపీరాథోడ్, జెమినీ కుమారి, క్లబ్ సభ్యులు కృష్ణ, శ్రీధర్, మణికంఠ, వెంకటేశ్వర్లు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ పాల్గొన్నారు.

మందుబాబులకు జరిమానా

పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 10 మంది వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు రూ. 2 వేల చొప్పున జరిమాన విధించింది. ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమ, మంగళవారల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 10 మందిని పట్టుకున్నట్లు చెప్పారు. వారిని బుధవారం సంగారెడ్డి కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 10 మందికి ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున జరిమానా విధించినట్లు చెప్పారు.

వామ్మో.. విద్యుత్ స్తంభాలు!

ప్రమాదకరంగా స్తంభాలు, కేబుళ్లు


లింగంపల్లి ప్రైమరీ స్కూల్ గేటు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభం, వేలాడుతున్న విద్యుత్ వైర్లు

- నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారుల విఫలం
- బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేసేస్తారు..
- ప్రజలు సమస్యల పరిష్కారంలో మాత్రం పట్టించుకోరు


లింగంపల్లి హైస్కూల్ భవనంపైకి ఒరిగిన విద్యుత్ స్తంభం, వైర్లు

శేరిలింగంపల్లి: విద్యుత్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి. అటువంటి విద్యుత్‌ను సరఫరా కోసం వినియోగించే స్తంభాలు, విద్యుత్ కేబుళ్లు భవనాలకు తాకుతుంటే ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకనెల బిల్లు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేసే అధికారులు మరి ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తితే మాత్రం నెలల తరబడి నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

- ముఖ్యంగా లింగంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పైకి ఎలక్ట్రికల్ స్తంభం పడిపోయే పరిస్థితి నెలకొంది, దీనికి తోడుగా పూర్తిగా విద్యుత్ వైర్లు భవనానికి తగలడంతోపాటు స్తంభం ఎక్కడ పడిపోతుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
- లింగంపల్లి ప్రై మరీ స్కూల్ గేటుకు అడ్డంగా విద్యుత్ స్తంభం ఉండడం కూడా ప్రమాదకరంగా మారింది. గేటుకు పక్కనే స్తంభం ఉండటంతో గేటు తీయడానికి అడ్డుగా మారింది. ప్రహరీ పక్కనే మరో స్తంభం ఏర్పాటు చేసినా గేటుకు అడ్డంగా ఉన్న స్తంభాన్ని విద్యుత్ అధికారులు తొలగించకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
- స్కూల్ ముందు భాగంలోనే వీధి దీపాల వైర్ తెగిపోయింది. రాత్రి వేళల్లో వైర్ తగిలితే షాక్ వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైర్ తెగిపోవడంతో గత కొన్ని రోజులుగా లింగంపల్లిలో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు అసౌకర్యానికి గురవుతున్నారు.
- సంబంధిత అధికారులు దృష్టికి తీసుకవచ్చినప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే ఈ విద్యుత్ సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

నాలాపై నిర్మాణాలు చేపట్టిన సంస్థపై చర్యలు తీసుకోవాలి

శేరిలింగంపల్లి: నల్లగండ్ల చెరువు నాలాపై నిర్మిస్తున్న (వెర్‌టెక్స్) నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్, మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) కమిషనర్‌కు శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బి.దామోదర్ రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. అక్రమంగా విల్లాస్ పేరిట నాలాపై నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లగండ్ల చెరువు, యూనివర్సిటీ నుంచి వచ్చే వరద 125 ఫీట్లతో వచ్చేదని, కానీ కేవలం నాలాను 5 ఫీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. ప్రచార ఆర్భాటాలతో విదేశాల్లో ఉండే ఉద్యోగులతో అంటగట్టుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా నాలాలపై నిర్మాణాలు చేసే వారిపై చర్యలు తీసుకోని వాటిని కాపాడాలని కోరారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం


సంతోష్‌రెడ్డితో మాట్లాడుతున్న హరీశ్‌రావు

పటాన్‌చెరు: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖమ్మంలో వరద ముంపునకు గురైన ప్రాంతానికి ఇటీవల పరామర్శించడానికి వెళ్లిన క్రమంలో సంతోష్‌రెడ్డి అక్కడ జరిగిన ఘర్షణలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని కొత్తపల్లికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, నాయకులతో కలిసి హరీశ్‌రావు సంతోష్‌రెడ్డిని పరామర్శించారు. ఈసందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నాయకులు తమ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కోలన్ బాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ విడుదల


భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ విడుదల సందర్భంగా ఇంజినీర్‌లు, డీలర్‌లు

కూకట్‌పల్లి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5 స్టార్ గ్రేడ్ తెలంగాణలో విడుదల చేసిందని ఆ సంస్థ సీనియర్ టెక్నికల్ ఇంజినీర్ శివకుమార్ తెలిపారు. శ్రీ సాయికృష్ణ స్టీల్ సిమెంట్ ట్రేడర్ డీలర్ షాపులో తాపీమేస్త్రీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్‌లో లభించే ఇతర సిమెంట్‌లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, శ్లాబ్ కాంక్రీట్ సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజినీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయ పడతారని తెలిపారు. ఈ సందర్భంగా 20 మంది తాపీ మేస్త్రీలకు లక్ష రూపాయల ప్రమాద భీమా బాండ్లను అందజేశారు. కార్యక్రమంలో డీలర్లు రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాలుగో సారి విజయం

- తోషిబా పరిశ్రమలో సీఐటీయూ ఘన విజయం
- 404 ఓట్ల మెజార్టీతో గెలుపు.. కార్మికుల సంబరాలు

పటాన్‌చెరు: మండల పరిధిలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ నాలుగోసారి విజయ దుందుభి మోగించింది. సీఐటీయూ తరపున సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ బరిలో నిలవగా బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో నిలిచినా సీఐటీయూ ముందు నిలువలేకపోయాయి. పరిశ్రమలో మొత్తం 1143 ఓట్లకు గాను, మొత్తం ఓట్లు పోలవగా అందులో 21 ఓట్లు చెల్ల లేదు. ఐఎన్‌టీయూసీకి 359 ఓట్లు రాగా, సీఐటీయూకి 763 ఓట్లు వచ్చాయి. ఐఎన్‌టీయూసీపై సీఐటీయూ అధ్యక్షులు మల్లికార్జున్ 404 ఓట్ల భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కార్మికులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పటాన్‌చెరు పట్టణంలో కార్మికులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.

'స్వచ్ఛతా హీ సేవా' ప్రచారంలో ఆకట్టుకున్న నాటకం


నుక్కడ్ నాటకంలో ఓ సన్నివేశం

రాయదుర్గం: పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం డ్రామా క్లబ్ ఆధ్వర్యంలో నాటకాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. డ్రామా క్లబ్ పర్యవేక్షణలో స్వచ్ఛతా హీ సేవా ప్రచారంలో భాగంగా' నుక్కడ్ పేరిట నాటకాన్ని ప్రదర్శించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతియేటాపరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ నాటక ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రదర్శనకు ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ తోసహా పలువురు ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తిలకించారు.ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మాట్లాడుతూ ప్రజల్లో ఇప్పటికీ పలు అంశాలపై అవగాహన పెంచేందుకు నాటకాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. నుక్కడ నాటకాలు ప్రజలకు గుర్తిండిపోయేలా చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్పష్టమైన సమాచారం అందించడం , వినోదాత్మక స్వభావాన్ని అందించడం పట్ల ఆయన సభ్యులు, కళాకారులను ఆయన అభినందించారు. ప్రొఫెసర్ మహ్మద్ ఫరియాద్ పర్యవేక్షణలో కల్చరల్ కోఆర్డినేటర్ మేరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్శిటీలోని పలు ప్రాంతాలలో నాటకాన్ని ప్రదర్శించారు.

అధికార భాషను మరింత ప్రోత్సహించాలి


హిందీ దివస్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న వీసీ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్

'మనూ' వీసీ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్

రాయదుర్గం: అధికార భాషను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ అభిప్రాయపడ్డారు. బుధవారం ఉర్దూ విశ్వవిద్యాలయంలో హిందీ దివస్‌కు సంబంధించిన ప్రత్యేక హిందీ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అధికార భాషను పటిష్టంగా అమలు చేయడం, దానిని పురోభివృద్ధి చెందేలా చేయాలన్నారు. మాతృభాషకు తగిన గౌరవం ఇస్తూనే అధికార భాషను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఇష్తియాక్ అహ్మద్ మాట్లాడుతూ... భాష లేవైనా అందరి భావం ఒక్కటేనన్నారు. హిందీ దివాస్ కోసం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్శిటీ అధికార భాషా అమలు కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ సయ్యద్ నజ్ముల్ హసన్ మాట్లాడుతూ హిందీ మన అధికార భాష అని, దానిని స్వీకరించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. హిందీ అధికారి డాక్టర్ షగుఫ్తా పరీన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 11 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉర్దూ విశ్వవిద్యాలయంలో హిందీ వారోత్సవాలను జరుపుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందీ క్విజ్, వ్యాసరచన, కవితా పఠనం, పరిపాలనా పదబంధాలు, వర్క్‌షాప్ వంటి వివిధ పోటీలను నిర్వహిస్తామన్నారు.

సమగ్ర కులగణనను చేపట్టాలి


ఉప్పరి శేఖర్ సగర

గచ్చిబౌలి: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే సమగ్ర కుల గణన చేపట్టాలని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర డిమాండ్ చేశారు. ఆయన బుధవారం మాట్లాడుతూ... కులగణనను మూడు నెలల్లో నిర్వహించి నివేదికను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయడాన్ని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక, తెలంగాణ సగర సంఘం స్వాగతిస్తుందన్నారు. బీసీల లెక్కలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్ కృషి అభినందనీయమన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు లోనవుతున్న అనేక కులాల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాట మారుస్తూ కాలయాపన చేస్తూ బీసీలను ఓట్ల కోసమే వాడుకుంటూ వదిలేస్తున్నారన్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇక బీసీలు రాజ్యాధికారం వైపు పయనించే రోజులు ఆసన్నమవుతున్నాయన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కాంగ్రెస్‌పార్టీ తన ప్రకటనను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయండి


అమృతరావును సన్మానిస్తున్న సురేందర్

రామచంద్రాపురం(పటాన్‌చెరు): నూతనంగా ఎన్నికైన బీహెచ్ఈఎల్ ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం రాష్ట్ర ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అమృతరావును ఆయన నివాసంలో కలిసి సన్మానించారు. అనంతరం అసోసియేషన్ నూతన అధ్యక్షుడు సురేందర్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన తమ కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షుడు అమృతరావును మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. బెల్ పరిశ్రమ అభివృద్ధిలో ప్రత్యేక చొరవ చూపిస్తూ, యాజమాన్యంతో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చినట్లు వివరించారు. ప్రతి విషయంలో రాష్ట్ర కమిటీ తమకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి దేవా అర్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉపాధ్యక్షులు రవి కుమార్, ఉపాధ్యక్షులు కొడాలి సురేష్, కోశాధికారి నరసింహులు, జాయింట్ సెక్రటరీ స్వామిదాస్, మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ పాల్గొన్నారు.

శ్రీగణనాథం..




లింగంపల్లిలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్

గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉభయ సంధ్య వేళల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. బుధవారం శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలోని కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలకు నిత్య పూజలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల భక్తి గీతాలాపనలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక గణేష భజన కార్యక్రమాలను వైభవంగా సాగుతున్నాయి. నిత్యం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం నుంచి రాత్రి వరకు కాలనీలు, బస్తీలలో గణేషుడిని స్మరిస్తూ పాటలతో వీధులన్నీ మారుమ్రోగిపోతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు తమ వంతగా ప్రసాదాలను భక్తులకు పంచుతూ భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు. కొండాపూర్ రాఘవేంద్రకాలనీలో చేపట్టిన ఇంద్రజాల ప్రదర్శన అందరినీ అలరించింది.

– శేరిలింగంపల్లి జోన్ బృందం


ఖాజాగూడలో..


కొండాపూర్‌లోని గణనాథుడి ముందు మహిళలు


కొండాపూర్ రాఘవేంద్రకాలనీ సీ బ్లాక్ గణేషుడు


నానక్‌రాంగూడలోని భాగ్యలక్ష్మీ ఆలయం..


ఖాజాగూడలోని గణేషుడి వద్ద అన్నప్రసాదం పంపిణీలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా


చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి


గాలిదొడ్డిలోని వీరశివాజీ లింగాయత్ గాలి సమాజ్ ఆధ్వర్యంలో..